సాక్షి ఒడిశా

శనివారం । 11 । మార్చి । 2023



శ్రీమందిరం ఆదాయం లెక్కింపు

భువనేశ్వర్: పూరీ జగన్నాథాలయంలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఆలయ పాలకవర్గం శుక్రవారం లెక్కించారు. ఇందులో నగదు రూ.3,91,268లు, బంగారం 4 గ్రాముల 200 మిల్లీ గ్రాములు వచ్చాయని అధికారులు వెల్లడించారు.



ప్రతి ఒక్కరికీ ఇళ్లు.. పాలకుల బాధ్యత

-IIలో



అమెరికాకు ఆదివాసీ వైద్యుడు

-IIలో

న్యూస్‌రీల్

'మునిగుడను సబ్ డివిజన్‌గా గుర్తించాలి'



ర్యాలీ నిర్వహిస్తున్న మునిగుడ వాసులు

రాయగడ: జిల్లాలో వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తున్న మునిగుడను ఎన్‌ఏసీతో పాటు సబ్ డివిజన్‌గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ మునిగుడ వికాస్ మంచ్, మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మునిగుడ పట్టణంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించింది. అటు పుల్బణి, కలహండి జిల్లాలతో పాటు రాయగడ జిల్లాకు అనుసంధానించే విధంగా మధ్యలో ఉన్న మునిగుడను సబ్ డివిజన్‌గా గుర్తించగలిగితే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం బీడీవో ప్రీతమ్ కుమార్ తంటికి వినతిపత్రం అందజేశారు.

నిత్యావసర సరుకులు పంపిణీ



నిత్యావసర సరుకులు అందజేస్తున్న నిర్వాహకురాలు నళిని

రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన ట్రస్ట్ ఆధ్వర్యంలో 35 మంది పేదలకు నిత్యావసర సరుకులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకురాలు ఎం.నళిని మాట్లాడుతూ.. ప్రతీ నెలా బియ్యం, కందిపప్పు, బంగాళ దుంపలు, నూనె తదితర వస్తువులను నిరుపేదలైన వృద్ధ ఆదివాసీ మహిళలకు ఉచితంగా అందిస్తున్నామని తెలియజేశారు. ట్రస్ట్ పేదలకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే పేదలైన ఆనాథ ఆదివాసీ విద్యార్థులకు తమ సంస్థ తరుపున ఆశ్రయం కల్పించడంతో పాటు ఉచితంగా చదివిస్తామని తెలియజేశారు.

తల్లీకూతుళ్ల ఆత్మహత్య


మల్కన్‌గిరి: జిల్లాలోని మల్కన్‌గిరి సమితి తోండికి పంచాయతీలో గురువారం రాత్రి తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన భీమా ముచ్చికీ భార్య సునీత ముచ్చికీ (30), తన రెండు సంవత్సరాల కుమార్తె ఉరి వేసుకొని మృతి చెందారు. గురువారం పని చేసుకొని ఇంటికి వచ్చిన భీమా ఉరికి వేలాడుతున్న వారిని చూసి ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. వెంటనే మల్కన్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐఐసీ రీగాన్‌కిండో తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మృతికి గల కారణాలు తెలియరాలేదు.

అలరించిన భక్తి సంగీతం



భక్తిపాటలు ఆలపిస్తున్న కళాకారులు

భువనేశ్వర్: ఒడిశా పర్యటన, భువనేశ్వర్ మ్యూజిక్ సర్కిల్ సంయుక్తంగా నిర్వహించే సుఫియానా 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నిర్వహించిన సమర్పణ్ భక్తి సంగీత కార్యక్రమం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది. స్థానిక రవీంద్ర మండప్‌లో ఈనెల 11వ తేదీ వరకు కొనసాగుతుంది. భక్తి సంగీత రంగంలో సూఫీ సంగీత శైలి విశేషమైనదని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆధునిక ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఆవిర్భవించిన ఈ శైలి ఆఫ్రికా, భారతదేశ తూర్పు తీరం, ఇండోనేషియా వరకు దాదాపు సగం ప్రపంచాన్ని విస్తరించిందన్నారు. ఆకాష్ బిశ్వాల్, లక్ష్మీప్రియ నాయక్ భక్తి సంగీత కచేరీతో కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో భువనేశ్వర్ మ్యూజిక్ సర్కిల్ అధ్యక్షుడు అరబింద బెహెరా, ఉపాధ్యక్షుడు బిదు భూషణ్ దాస్, కోశాధికారి గిరిజా ప్రసాద్ పాణిగ్రాహి, సెక్రటరీ భీరోద్ కుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.



భువనేశ్వర్: జొదూపూర్ సయ్యద్ మమతాజ్ హైస్కూల్‌లో పరీక్షా తీరు పరిశీలిస్తున్న మంత్రి సమీర్ రంజన దాస్



జయపురం: బాలికోన్నత పాఠశాలలో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థినులు

తొలిరోజు ప్రశాంతం

- మెట్రిక్యులేషన్ పరీక్షలు ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా మెట్రిక్యులేషన్ పరీక్షలు ప్రశాంతంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పాఠశాలలు – సామూహిక విద్యాశాఖ మంత్రి సమీర్ రంజ దాస్ కొన్ని పరీక్ష కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించారు. మొత్తం 3,218 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. మొత్తం 5,41,247 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈసారి కాపీయింగ్ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆకస్మిక తనిఖీల కోసం 57 సెంట్రల్ స్క్వాడ్‌లు, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గతేడాది కాపీయింగ్ జరిగిన చోట్ల పరీక్ష కేంద్రం మార్చినట్లు మంత్రి తెలిపారు.

– సాక్షి నెట్‌వర్క్



రాయగడ: జీసీడీ ఉన్నత పాఠశాల కేంద్రంలో పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు



మల్కన్‌గిరి: పరీక్షకు హాజరైన విద్యార్థినులు



భువనేశ్వర్: పరీక్షా కేంద్రం ఆవరణలో తనిఖీలు చేపడుతున్న సిబ్బంది



పర్లాకిమిడి: పరీక్ష పేపర్ల కోసం మహారాజా బాలుర ఉన్నత పాఠశాల నోడల్ కేంద్రం లాకర్ తెరుస్తున్న అధికారులు

సీఎం రాజీనామా చేయాలి

- స్పీకర్ పోడియం చుట్టిముట్టిన విపక్షాలు
- సభా కార్యక్రమాలకు అంతరాయం
- నవ కిషోర్ దాస్ హత్యపై శాసనసభలో గందరగోళం



స్పీకర్ పోడియం చుట్టుముట్టిన విపక్షాల సభ్యులు

భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో శుక్రవారం నాటి శాసనసభ కార్యకలాపాలు స్తంభించాయి. దివంగత మంత్రి నవ కిషోర్ దాస్ హత్య కుట్ర పూరితమని, ఈ నేపథ్యంలో సీఎం నైతిక బాధ్యత వహించి వైదొలగాలని విపక్షాలు స్పీకరు పోడియం చుట్టుముట్టాయి. హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో అసెంబ్లీలో ప్రారంభమైన మలి విడత బడ్జెట్ సమావేశాలకు గండి పడింది.

ముఖ్యమంత్రి గైర్హాజరు

సభ సమావేశమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఎక్కడున్నారో అని కాంగ్రెస్ శాసనసభ (సీఎల్పీ) నాయకుడు నరసింగ మిశ్రా ఆరా తీశారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి నిరంజన్ పూజారి సభకు తెలియజేస్తున్న సమయంలో గందరగోళం మొదలైంది. మంత్రి నవ కిషోర్ దాస్ సంచలన హత్యకు నైతిక బాధ్యత వహించి హోం శాఖకు కూడా ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రౌర్కెలా సందర్శించడం సభను అవమానించడమేనని మిశ్రా విరుచుకుపడ్డారు. నవ కిషోర్ దాస్ హత్యపై జరుగుతున్న విచారణ సరైన దిశలో సాగడం లేదని వ్యాఖ్యానించారు. హత్య వెనుక కుట్ర ఉందని ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, వివరాలను బహిరంగ పరచడంలో విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి మాట్లాడుతూ.. విచారణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మంత్రి హత్యపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, దర్యాప్తు ఎటు వైపు వెళ్తోందో ఎవరికీ అంతు చిక్కడం లేదని ఆరోపించారు. కుట్ర వెనుక ఉన్న వ్యక్తిని కనుగొనే దిశలో దర్యాప్తు చేపట్టాలని కోరారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టి రౌర్కెలా సందర్శించిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెసు ఎమ్మెల్యే సురేష్ కుమార్ రౌత్రాయ్ అన్నారు. అలాగే మంత్రి నవ కిషోర్ దాస్ హత్యకు గురై 41 రోజులు గడిచినా ఇప్పటివరకు క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తులో ఎలాంటి ఫలితం కాన్పించడం లేదని బీజేపీ సీనియర్ నేత, ప్రతిపక్ష చీఫ్ విప్ మోహన్ మాఝీ ఆవేదన వ్యక్తం చేశారు. హత్య వెనుక కుట్ర మిస్టరీని ఛేదించడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందన్నారు. దర్యాప్తు వ్యవహారం అయోమయంగా గోచరిస్తుందని వ్యాఖ్యానించారు. సంచలనం రేపిన ఈ హత్య దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనందున ముఖ్యమంత్రి హోదాలో కొనసాగే నైతిక హక్కు నవీన్ పట్నాయక్ కోల్పోయారని ఆరోపించారు.

స్పీకర్ ప్రయత్నాలు శూన్యం

మంత్రి హత్య కుట్ర పూరితమని విపక్షాలు పదే పదే ప్రస్తావించడంతో సభలో చర్చకు అనుమతించారు. ఈ చర్చలో తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఏకీభవించకున్నా ఆలస్యంగా ఏకీభవించిన ప్రయోజనం శూన్యంగా పరిణమించిందని కాంగ్రెసు శాసన సభ నాయకుడు నరసింగ మిశ్రా ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అంగీకారం వ్యక్తం కావడంతో స్పీకర్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కుట్ర పూరిత వివరాలను విపక్షాలకు వివరించే ప్రయత్నం జరగకపోవడం విచారకరమన్నారు. వాచస్పతి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి వెనకేసుకు వస్తున్నారని ఆయన ఆరోపించారు.

చర్చ తర్వాత రభస ఏలా..?

బీజేడీ ఎమ్మెల్యే భగీరథి సెఠి మాట్లాడుతూ.. నవ కిషోర్ దాస్ హత్యపై సభలో చర్చ జరిగిన తర్వాత ప్రతిపక్షాలు ఎందుకు రచ్చ చేస్తున్నాయని, ప్రతిపక్షం చెబితే ముఖ్యమంత్రి రాజీనామా చేయడం సాధ్యం కాదన్నారు. సభలో చర్చకు బలమైన అంశాలు లేకపోవడంతో విపక్షాలు ఇలా రచ్చతో కాలక్షేపం చేస్తున్నాయని చమత్కరించారు. త్వరలో జరగనున్న ఎన్నికలు దృష్ట్యా ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నవ కిషోర్ దాస్ హత్యపై క్రైం బ్రాంచ్ విచారణ జరుపుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్షం హాస్యాస్పదంగా వ్యవహరిస్తుందన్నారు.

బీజేడీ హయాంలో మహిళలకు పెద్దపీట



అవార్డులు ప్రదానం చేస్తున్న దృశ్యం

- సీఎం కార్యదర్శి గోపబంధు దాస్



వేదికపై సీఎం కార్యదర్శి గోపబంధు దాస్ తదితరులు

బరంపురం: బీజేడీ హయాంలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం కార్యదర్శి గోపబంధు దాస్ అన్నారు. స్థానిక లంజిపల్లి బైపాస్ రోడ్ దగ్గర మైదానంలో బీజేడీ మహిళా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1990లో అప్పటి ముఖ్యమంత్రి బిజు పట్నాయక్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒడిశాలో 50 శాతం మహిళలకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. కాగా ప్రస్తుతం ఆయన తనయుడు సీఎం నవీన్ పట్నాయక్ సైతం మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 లక్షల మహిళలతో ప్రారంభమైన ఎస్ఎస్‌జీ పథకంలో ప్రస్తుతం 90 లక్షల మంది మహిళలు సభ్యులుగా చేరి, వివిధ అవకాశాలు పొందుతున్నారని తెలియజేశారు. గంజాం జిల్లాలోని ఎన్ఏసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల పరిధిలో 10,000 మందికి 'భూమి అధికారి' పట్టాల పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన వివిధ రంగాల మహిళలకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ వీసీ జయంత్ మహాపాత్రో, గోపాల్‌పూర్ ఎన్ఏసీ చైర్మన్ జయలక్ష్మి, రోంగాయిలొండా బ్లాక్ అధ్యక్షురాలు ఎ.ఆశారాణి, బీడీఏ చైర్మన్ సుభాష్ మహరణ, అజీత్ దాస్, కున్న త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.

కొరాపుట్‌లో కొఠియా స్ట్రాబెర్రీ విక్రయాలు



కొరాపుట్‌లో స్ట్రాబెర్రీ విక్రయిస్తున్న దృశ్యం

కొరాపుట్: ఆంధ్రా–ఒడిశా వివాదస్పద ప్రాంతం కొఠియాలో గిరిజనులు పండించిన స్ట్రాబెర్రీ ఫలాలు కొరాపుట్‌లో విక్రయాలు ప్రారంభించారు. పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయం సమీపంలో కొరాపుట్ కాఫీ పక్కన ప్రయోగాత్మకంగా అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొరాపుట్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ మహ్మద్ అక్తర్ ఈ విక్రయాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సహకారంతో కొఠియాలో స్ట్రాబెర్రీ పండిస్తున్నారు. సాధారణ వ్యాపారులు విక్రయించే పండ్లు కన్నా ఇవి చాలా రుచికరంగా, చౌకగా లభిస్తున్నాయి.

కొనసాగుతున్న గాలింపు



కెనాల్‌లో సంతోష్ కోసం గాలిస్తున్న ఓడ్రాఫ్ బృందం

జయపురం: స్థానిక అప్పర్ కొలాబ్ సాగునీటి ప్రధాన కెనాల్‌లో గల్లంతైన భూపతివీధి యువకుడు ఎస్.సంతోష్ కుమార్(19) కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు. జయపురం దుర్గా మండపం ప్రాంతం భూపతివీధికి చెందిన సంతోష్ కుమార్ హోలీ అనంతరం మిత్రులతో స్నానాలు చేసేందుకు కెనాల్‌కు వెళ్లాడు. స్నానం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతయ్యాడు. తమతో వచ్చిన సంతోష్ కనిపించకపోవడంతో నీటిలో గల్లంతైన విషయం వాళ్ల కుటుంబ సభ్యులకు మిత్రులు తెలియజేశారు. వెంటనే కుటుంబ సభ్యులు జయపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని అగ్నిమాపక విభాగానికి తెలియజేయారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి కెనాల్‌లో గాలింపులు జరిపినా గురువారం సాయంత్రం వరకు జాడ తెలియలేదు. మరోమార్గం లేకపోవడంతో పోలీసులు కొరాపుట్ నుంచి ఓడ్రాఫ్ టీమ్‌ను శుక్రవారం రప్పించారు. 10 మంది సభ్యుల ఓడ్రాఫ్ టీమ్ కెనాల్‌లో విస్తృతంగా గాలిస్తున్నారు.

రాష్ట్రంలో ఆప్‌కు ఆదరణ

- ప్రజలకు అండగా ఉంటాం
- ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిషికాంత్ మహాపాత్రో



మాట్లాడుతున్న నిషికాంత్ మహాపాత్రో



ర్యాలీలో పాల్గొన్న ఆప్ కార్యకర్తలు

రాయగడ: రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నిషికాంత్ మహాపాత్రో అన్నారు. పట్టణంలోని రైల్వే స్థలాల్లో నివాసమున్నవారికి పునరావాసం కల్పించాకే ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జన్మాజయ్ స్వాయి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. స్థానిక సమితి కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన పార్టీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో నిషికాంత్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుందని ప్రకటించారు. సుమారు 40 ఏళ్ల కాంగ్రెస్ పాలన, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేడీ పాలనలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. ఈ రెండు పార్టీల వలన రాష్ట్రం వెనుకబడిపోయిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ఆ పార్టీలకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ సైతం పతనావస్థలోనికి చేరుకుందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో తన ఉనికిని కోల్పోయిందని పేర్కొన్నారు.

ఆశీర్వదించండి

ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న ఆప్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో ఒక్క అవకాశం కల్పించి చూడాలని కోరారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి ఆప్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న వృద్ధాప్య, తదితర పింఛన్లు నామమాత్రమేనని పేర్కొన్నారు. అర్హులైన పింఛన్‌దారులకు నెలకు రూ.2,500 పింఛన్ అందజేయాలని డిమాండ్ చేశారు.

పునరావాసం కల్పించండి

ప్రస్తుతం పట్టణంలో రైల్వేస్థలాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించేందుకు జిల్లా యంత్రాంగం, రైల్వే విభాగం సన్నాహాలు చేస్తోందని, అయితే పునరావాసం కల్పించాకే తొలగింపు చర్యలు చేపట్టాలని కోరారు. లేదంటే బాధిత కుటుంబాల తరుపున తమ పార్టీ ఆందోళన చేపడతుందని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం సానుకూలంగా స్పందించకపోతే ఏళ్ల తరబడి రైల్వేస్థలాల్లో తల దాచుకుంటున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి అవసరమైనప్పటికీ, అభివృద్ధి పేరితో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

క్లుప్తంగా

మండపం ప్రారంభం



ప్రారంభించిన మండపం వద్ద ఎమ్మెల్యే తదితరులు

జయపురం: జయపురం పారాబెడ ఝుంకర్ దేవి ఆలయ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన మండపాన్ని ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఉత్సవాలు జరుపుకునేందుకు ఈ మండపం ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఎస్‌బీ గార్డెన్ కల్యాణ మండపం నిర్మించిన సుమంత సాహు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రజల వివాహాలు, వ్రతాలు, సభలు, సమావేశాలు మొదలగు కార్యక్రమాలు జరుపుకునేందుకు మండపం నిర్మించామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మీనాక్షీ బాహిణీపతి, బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు సాబన మహంతి, వ్యాపారి సంజయ జైన్, ఉమేష్ మిశ్ర, శివాజీ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.

పోరాటయోధురాలు సావిత్రిబాయి పూలే



సావిత్రిబాయి పూలే విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు

విజయనగరం పూల్‌బాగ్: సమసమాజం కోసం సామాజిక ఉద్యమం నడిపిన మహా పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గదుల వెంకటరావు అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ కూడలి వద్దనున్న సావిత్రిబాయిపూలే విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.నాగభూషణం, పి. లక్ష్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి, గువ్వల రవి, డి.వేణు తదితరులు పాల్గొన్నారు.

కె.పాలవలసకు జాతీయ అవార్డు

చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కె.పాలవలస పంచాయతీ తాగునీటి సరఫరా విభాగంలో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. 2020–21 జాతీయస్థాయి పంచాయతీ అవార్డుకు సంబంధించి జిల్లా పంచాయతీ పెర్‌ఫార్మెన్స్ ఎసెస్‌మెంట్ కమిటీ కె.పాలవలస పంచాయతీని ఎంపిక చేసింది. పంచాయతీ వాసులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తాగునీరు సరఫరా చేస్తున్నందుకు 98 మార్కులతో అవార్డును ప్రకటించింది. ఏప్రిల్ 24న కలెక్టర్ చేతులమీదుగా జిల్లా పంచాయతీ కార్యాలయంలో అవార్డును అందుకుంటామని సర్పంచ్ మీసాల ప్రసాదరావు తెలిపారు.

కరాటేలో గరివిడి విద్యార్థిని ప్రతిభ



సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థినిని అభినందిస్తున్న ప్రిన్సిపాల్, పీడీ

చీపురుపల్లిరూరల్ (గరివిడి): గరివిడి ఎస్‌డీఎస్ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎన్.సాయిలక్ష్మి కరాటేలో రాణించింది. అమరావతిలో ఈ నెల 7న జరిగిన ఏపీ స్టేట్ కరాటే ఓపెన్ కాంపిటేషన్‌లో అండర్–19 విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపాల్ జి.ప్రసన్నలక్ష్మి, పీడీ ఎం.భానుమూర్తి అభినందించారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి

విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనధికారికంగా నడుపుతున్న డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్స్, ఆస్పత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ, డెంటల్ క్లినిక్‌లు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం–2022ను అనుసరించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.వి.రమణకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. స్కానింగ్ సెంటర్లు కూడా గర్భస్థ లింగనిర్ధారణ నిరోధక చట్టం–1994ను అనుసరించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

గంట్యాడ: మండలంలోని కొత్త వెలగాడ గ్రామానికి చెందిన యవర్ణ అప్పలనాయుడు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు శుక్రవారం దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి 19 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2,470 ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.కిరణ్‌కుమార్ నాయుడు తెలిపారు.

ప్రతి ఒక్కరికీ ఇళ్లు..
పాలకుల బాధ్యత



లబ్ధిదారులకు భూమిహక్కు పత్రాలు అందజేస్తున్న దృశ్యం

- జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి

జయపురం: సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఇళ్లు సమకూర్చడం పాలకుల సామాజిక బాధ్యత అని జయపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. స్థానిక సహిద్ లక్ష్మణ నాయిక్ స్మారక భవనంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భూమి హక్కు పత్రాల వితరణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పట్నాయిక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్లు ఉండాలని నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. భూహక్కు పత్రాలను వినియోగించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ



మాట్లాడుతున్న ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి

పట్నాయిక్ మాట్లాడుతూ మురికివాడల్లో ఇళ్లులేని 262 మందికి భూమిహక్కు పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి, వైస్ చైర్‌పెర్సన్ బి.సునీత తదితరులు పాల్గొన్నారు.

దొంగతనాలపై కౌన్సిలర్ల ఫిర్యాదు

పర్లాకిమిడి: పట్టణంలో పెరుగుతున్న దొంగతనాలపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు స్థానిక ఆదర్శ పోలీసుస్టేషన్‌లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఐఐసీ బబులీ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఓం శాంతి కాలనీ, కేవుటి వీధి, రాణి పద్మావతి వీధి, రాం నగర్, మొక్కతోటమ్మ వీధి, తెలుగు సొండివీధి మొదలగు వీధుల్లో దొంగతనాల్లో ఒక మైనర్ బాలుడు ఓం శాంతి కాలనీ పోలీసులకు దొరికాడు. అయితే ఆ మైనర్ బాలుడిపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే ఈ దొంగతనాలు వెనుక పెద్ద ర్యాకెట్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దొంగలు ఒక పద్ధతిగా పట్టపగలే చోరీలు చేస్తున్నా పోలీసులకు దొరకడం లేదు. దీంతో దీనిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు నారాయణరావు బెహరా, సుజిత్ త్రిపాఠి, ఉమానాయక్ తదితరులు కోరారు.

'పింఛన్లు మంజూరవ్వడం లేదు'

- అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే నారాయణరావు



పర్లాకిమిడి: గజపతి జిల్లాలో వయోవృద్ధులకు ఇచ్చే మధుబాబు పింఛన్, దివ్యాంగులకు ఇచ్చే భృతి, వృద్ధాప్య పింఛన్లు గత రెండేళ్లుగా ప్రభుత్వం మంజూరు చేయడం లేదని పర్లాకిమిడి ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు అన్నారు. ఈ మేరకు ఒడిశా అసెంబ్లీలో శూన్యగంట సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రాష్ట్ర సామాజిక భద్రత, దివ్యాంగుల సాధికారత మంత్రి అశోక్ చంద్ర పండా బదులిస్తూ.. రాష్ట్రంలో సుమారు 4,34,777 మందికి ఆర్థిక సంవత్సరం 2021–22, 2022–23లో వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేశామని, మరింతమందికి పింఛన్లు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

ఆర్మ్‌డ్ పోలీసుల సమస్యల పరిష్కారానికే దర్బార్

- పునశ్చరణ తరగతులు ముగింపు సభలో ఎస్పీ దీపిక



ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులకు సూచనలు చేస్తున్న ఎస్పీ ఎం.దీపిక



హాజరైన పోలీసు అధికారులు, సిబ్బంది

విజయనగరం క్రైమ్: పోలీసు విధులు నిర్వహించేటప్పుడు నిష్పక్షపాతంగా, అంకితభావం, నిజాయితీతో వ్యవహరించి, ప్రజలకు మరింత చేరువ కావాలని ఎస్పీ ఎం.దీపిక అధికారులకు సూచించారు. జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులకు ప్రతి ఏటా 15 రోజుల పాటు నిర్వహించే పునశ్చరణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ విధుల్లో మరింత నైపుణ్యం సాధించేందుకు ఈ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత పరిస్థితులు, అవసరాల దృష్ట్యా ఆర్మ్‌డ్ పోలీసులకు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రణాళికాయుతంగా రూపకల్పన చేశామని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల సమస్యలను తెలుసుకునేందుకు దర్బార్ నిర్వహించగా పలువురు వారి సమస్యలను వివరించారు. వాటికి వెంటనే అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టడంతో హర్షం వ్యక్తం చేశారు.

ఎస్పీ భరోసా

పోలీసు ఉద్యోగుల కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇచ్చే రుణాలపై వడ్డీని మరింత తగ్గిస్తాం. పార్వతీపురం మన్యం జిల్లాలో విధులు నిర్వహించే సిబ్బందికి ఏఎస్ఎస్ మంజూరుచేస్తాం. సిబ్బంది కొరతను సమీక్షించి వీక్లీ ఆఫ్ అమలుచేస్తాం. అనారోగ్య కారణాలతో విధులు నిర్వహించే సిబ్బందిని సరళమైన విధులకు వినియోగిస్తాం. ఇతర ప్రాంతాలకు విధి నిర్వహణ నిమిత్తం వెళ్లే సిబ్బందికి వాహన సదుపాయం కల్పిస్తాం. వెయిటింగ్‌లో ఉండే పోలీసు సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక విశ్రాంత గదులు, సదుపాయాలు కల్పిస్తాం. చాలాకాలంగా వివిధ డ్యూటీల్లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న సిబ్బంది స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఎస్పీ భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, ఇన్‌చార్జ్ డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, ఆర్ఐ బి.రమణమూర్తి, ఎస్పీ సీఐలు జి.రాంబాబు, సీహెచ్.రుద్రశేఖర్, వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు, టూటౌన్ సీఐ సీహెచ్.లక్ష్మణరావు, ఆర్ఎస్సైలు శ్రీనివాసరావు, నీలిమ, నారాయణరావు, ప్రసాదరావు, కేశవరావు, విజయకుమార్, ఏఆర్ ఎస్సైలు, హెచ్‌సీలు తదితరులు పాల్గొన్నారు.

రైలుకిందపడి యువతి ఆత్మహత్య





మృతదేహాన్ని పరిశీలిస్తున్న రైల్వే ఎస్సై శ్రీనివాస్, జామి ఎస్సై వీరబాబు (ఇన్‌సెట్లో) జగదీశ్వరి-(ఫైల్)

జామి: మండలంలోని కొత్త భీమసింగి గ్రామానికి చెందిన బి.జగదీశ్వరి(22) వేధింపులు తాళలేక రైలు కిందపడి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వెన్నె గ్రామానికి చెందిన చిన్ని కోటబాబు అనే వ్యక్తి భీమసింగిలో సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. కోటబాబుతో జగదీశ్వరికి పరిచయముండేది. అయితే ఇటీవల కోటబాబు జగదీశ్వరిని వేధింపులకు గురిచేస్తూ ఆమె ఫొటోలు, ఆడియో రికార్డింగ్‌లు కుటుంబసభ్యులకు పంపించాడు. దీంతో మనస్తాపానికి గురైన జగదీశ్వరి శుక్రవారం భీమసింగి రైల్వే గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే ఎస్సై సీహెచ్ఎల్.ఎన్ శ్రీనివాస్, జామి ఎస్సై వీరబాబు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలియజేశారు.

కుటుంబసభ్యుల రోదన

మృతురాలికి తల్లి వరలక్ష్మి, ఇద్దరు అక్కలు ఉన్నారు. జగదీశ్వరి బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి ఇంతలోనే మృతిచెందిన వార్త తెలిసిందని కుటుంబసభ్యులు భోరున విలపించారు. కోటబాబు వేధిస్తున్నాడని గురువారం రాత్రే తమకు చెప్పిందని రోదించారు.వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి వాపోయింది.

స్టేట్ బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం

కొత్తవలస : మండల కేంద్రంలోని జంక్షన్‌లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో గురువారం అర్ధరాత్రి చోరీకి విఫలయత్నం చేశారు. ఈ ఘటనపై సీఐ ఎస్.బాలసూర్యారావు, బ్యాంక్ ఇన్‌చార్జ్ మేనేజర్ బి.దివ్య అందించిన వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి 12 గంటల ప్రాంతంలో బ్యాంక్‌కు ముందు ఉన్న ఇనుపు షట్టర్‌ల తాళం కప్పల్లో మూడింటిని విరగ్గొట్టారు. అనంతరం రెండో షట్టర్‌కు గల ఒక తాళం కప్పను విరగొట్టారు. మరొకటి విరగ్గొట్టేందుకు ప్రయత్నించగా వీలు పడకపోవడంతో ప్రయత్నం మానుకున్నారు. ఎప్పటి మాదిరిగా బ్యాంక్ సిబ్బంది శుక్రవారం ఉదయం బ్యాంక్‌కు వచ్చే సరికి తాళాలు పగలు గొట్టి ఉండడం గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ బాలసూర్యారావు సిబ్బందితో వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్యాంక్‌కు గల ప్రధాన ఇనుప షట్టర్ తెరవక పోవడంతో బ్యాంకులో ఎటువంటి దొంగతనం జరగలేదని నిర్ధారించుకున్నారు. విజయనగరం నుంచి క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి అగంతుకుల వేలి ముద్రలను, తాళాలు పగుల గొట్టే విధానం పరిశీలించి ఆధారాలు సేకరించింది. యథావిధిగా బ్యాంక్‌ను ఓపెన్ చేసి లావాదేవీలను నిర్వహించారు.

రెండు బైక్‌లు ఢీ: ఒకరికి గాయాలు

పార్వతీపురం: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ మేరకు పార్వతీపురం అవుట్‌పోస్టు పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలం లచ్చిరాజుపేటకు చెందిన ఎం.సంతోష్‌కుమార్ పార్వతీపురం మండలం బందులుప్పికి ద్విచక్రవాహనంపై వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు క్షతగాత్రుడిని చికిత్స కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి..

భోగాపురం: మండలంలోని సవరవల్లి గ్రామానికి చెందిన తాటిపల్లి రాము గురువారం రాత్రి జాతీయ రహదారి దాటుతుడగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని తగరపువలస ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.

షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

కొత్తవలస: మండలంలోని సాంబయ్యపాలెం గ్రామం శివారు రెల్లి కాలనీలో గల మేడిశెట్టి సత్తిబాబు శ్లాబ్ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు రేగి అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఆ సమయంలో సత్తిబాబు తన వ్యక్తి గత పనిపై వేరే గ్రామం వెళ్లగా ఆయన భార్య రేవతి ఉపాధి పనులకు వెళ్లింది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు రేగి పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడంతో స్థానికులు గమనించి మంటలను అదుపు చేశారు. అనంతరం ఇంటిలోకి వెళ్లి చూడగా మంచాలు.టీవీ, ఫ్రిజ్, ఇంటి అలంకరణ సామగ్రి కాలి బూడిదయాయి.ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల వరకు ఆసినష్టం సంభవించిందని బాధితుడు సత్తిబాబు రోదించాడు. బాధితుడి



ప్రమాదంలో కాలిబూడిదైన బట్టలు, ఇతర సామగ్రి

కుటుంబాన్ని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు మదీన అప్పలరమణ తదితరులు పరామర్శించారు.

సెంచూరియన్‌లో క్రీడా పోటీలు ప్రారంభం

నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ యూనివర్సిటీలో అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడా పోటీలను వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉల్లాసంగా ఉండేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. ఈ నెల 13 వరకు అథ్లెటిక్ పోటీలతో పాటు ఖోఖో, బాస్కెట్‌బాల్, వాలీబాల్, త్రోబాల్, ఫుట్‌బాల్, క్రికెట్, కత్తిసాము తదితర పోటీలు జరుగుతాయని చెప్పారు. విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.

అమెరికాకు ఆదివాసీ వైద్యుడు



భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో హరి పంగితో స్థానికులు

కొరాపుట్: జిల్లాకు చెందిన ఆదివాసీ వైద్యుడు హరి పంగి అమెరికా పయనమయ్యాడు. శుక్రవారం భువనేశ్వర్‌లో ఆయనకు ప్రకృతి వైద్యులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు వీడ్కోలు చెప్పారు. కొరాపుట్ జిల్లా సిమిలిగుడ సమితి తెంతులిగుడ గ్రామానికి చెందిన హరిపంగి గిరిజన సాంప్రదాయ వైద్యుడు. కేవలం 8వ తరగతి చదివి ప్రకృతిలో లభించే వన మూలికలతో వైద్యం చేస్తాడు. సుమారు 16 రాష్ట్రాల నుంచి రోగులు అతని వద్దకు వస్తారు. 105 రోగాలకు సంబంధించి 450 రకాల వన మూలికలు ఇస్తాడు. కిడ్నీ, షుగర్, కీళ్ల నొప్పులు, రక్తపోటు, రుతుస్రావం తదితర రోగాల నివారణలో సిద్ధ హస్తుడు. అమెరికాలోని వాషింగ్టన్‌లో అంతర్జాతీయ సాంప్రదాయ వైద్యుల కోసం ఇంటర్న్ విజిటర్స్ లీడర్ షిప్ సంస్థ సదస్సు నిర్వహిస్తుంది. అందులో నెల రోజులపాటు నాటు వైద్యం మందుల తయారీ,వినియోగం, నివారణ తదితర అంశాలపై సదస్సు జరగనుంది.దానిలో పాల్గొనడానికిహరిపంగి వెళ్తున్నాడు.

వడదెబ్బ పట్ల అప్రమత్తం

- డీఎంహెచ్‌ఓ డాక్టర్ రమణకుమారి



డీఎంహెచ్‌ఓ రమణకుమారి

విజయనగరం ఫోర్ట్: ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.వి.రమణకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం కలిగి ఉండడం, మత్తు నిద్ర, కలవరింతలు, ఫిట్స్ లేదా పూర్తి అపస్మారక స్థితి వడదెబ్బ లక్షణాలని తెలిపారు. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆమె తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి.

ఎండతీవ్రంగా ఉన్నప్పుడు..

- తెలుపు రంగు పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి
- తలకు టోపీ లేదా తలపాగా, గొడుగు ధరించాలి
- ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి బొండాం, ఓఆర్ఎస్ కలిపిన నీటిని నీటిని తప్పక తాగాలి వీలైనంత వరకు బయటకు వెళ్లినప్పుడు వెంట మంచి నీరు తీసుకెళ్లాలి
- ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కచ్చితంగా ఒక గ్లాసు మంచి నీరు తాగాలి ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలకు ఎండవేడిమి తగలకుండా చూసుకోవాలి

వడదెబ్బకు గురైనప్పుడు..

వడదెబ్బకు గురైన వారిని నీడగా ఉన్న చల్లని ప్రాంతానికి, గాలి బాగా తగిలే ప్రదేశానికి వెంటనే చేర్చాలి. వడదెబ్బకు గురైన వారిని తడి గుడ్డతో శరీరమంతా తుడుస్తూ ఉండాలి. దుస్తులు వదులుగా చేయాలి. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రాకపోతే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లాలి.

ఎండ బారిన పడకుండా..

సూర్యకిరణాలు, వేడి గాలికి గురికాకూడదు. నలుపు రంగు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య కాలంలో ఆరుబయట తిరగడం, ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు. ఎండలో తిరిగి బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు తీసుకోరాదు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం



దంగభద్ర పంట పొలాల్లో లభ్యమైన మృతదేహం

జియ్యమ్మవలస: మండలంలోని డంగభద్ర గ్రామ శివారు పొలాల వద్ద శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహం పడి ఉందని ఎస్సై అనీష్ తెలిపారు. మృతునికి 60 సంవత్సరాలుంటాయని, వివరాలు తెలిసిన వారు తమకు తెలియజేయాలని కోరారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే ఫోన్ 9121109479 నంబర్‌కు సమాచారం అందజేయాలని ఎస్సై అనీష్ చెప్పారు.

సాగుకు యంత్ర సాయం

- జేసీ మయూర్ అశోక్



డ్రోన్‌ను పరిశీలిస్తున్న జేసీ మయూర్‌అశోక్

విజయనగరం ఫోర్ట్: పంటల సాగులో సాంకేతిక, యంత్ర పరిజ్ఞానాన్ని వినియోగించాలని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ రైతులకు సూచించారు. మారుతీ కంపెనీ తయారు చేసిన వ్యవసాయ డ్రోన్ ఏజీ365 అగ్రికాప్టర్‌పై గాజులరేగ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నాబార్డు ఆధ్వర్యంలో శుక్రవారం వర్క్‌షాపు నిర్వహించారు. కంపెనీ ప్రతినిధులు డ్రోన్‌సాయంతో పంటలకు పురుగుమందుల పిచికారీ విధానాన్ని ప్రయోగాత్మకంగా వివరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ రైతులు సంఘాలుగా ఏర్పడితే వ్యవసాయ యంత్రాలను రాయితీపై పొందవచ్చన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లను సొంతంగా నిర్వహించి పంటలను గిట్టుబాటు ధరకు విక్రయించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. యాంత్రిక వ్యవసాయంతో పెట్టుబడి తగ్గుతుందన్నారు. మండలానికి మూడు డ్రోన్‌లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయఅధికారి వి.తారక రామారావు, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణచక్రవర్తి, నాబార్డు డీజీఎం నాగార్జున, వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి నర్సుపల్లి అనూరాధ, కెల్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

రెండు బైక్‌ల ఢీ: ఒకరి మృతి



ప్రమాదంలో మృతిచెందిన అప్పలనాయుడు

వేపాడ: మండలంలోని సంజీవమెట్ట సమీపంలో బుధవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఇందుకు సంబంధించి వల్లంపూడి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం, సంజీవపురం గ్రామానికి చెందిన కొటాన అప్పలనాయుడు, ద్వార పూడినాయుడులు బైక్‌పై దేవరాపల్లి నుంచి వస్తుండగా గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఎదురుగా ఓ ద్విచక్రవాహన చోదకుడు నిర్లక్ష్యంగా వచ్చి వారి బైక్‌ను ఢీకొట్టాడు, దీంతో వారిద్దరూ గాయాల పాలవడంతో స్థానికులు 108వాహనం సమాచారం ఇవ్వగా వాహనం వచ్చి క్షతగాత్రులను కె.కోటపాడు ఆస్పత్రికి తరలించింది. వైద్యులు తనిఖీచేసి కొటాన అప్పలనాయుడు(48) మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు వల్లంపూడి ఎస్సై రాజేష్ శుక్రవారం కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారుకుడైన వాహనచోదకుడు పరారీలో ఉన్నాడు. రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఎల్.కోట వైస్ ఎంపీపీ మృతి



దండేకర్ కుమారి (ఫైల్)

లక్కవరపుకోట: ఎల్‌కోట వైస్ ఎంపీపీ దండేకర్ కుమారి (32) శుక్రవారం తెల్లవాజామున మృతి చెందారు. ఆమె కొద్ది రోజులుగా పచ్చకామెర్లతో బాధపడుతుండడంతో రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో ఎస్.కోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా కుమారి 2021వ సంవత్సరంలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో లక్కవరపుకోట సెగ్మెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందారు. తరువాత జరిగిన అనుహ్యాపరిణామాల నేపథ్యంలో ఆమెను వైస్ ఎంపీపీ పదవి వరించింది. మృతురాలికి భర్త,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతి పట్ల ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ తూర్పాటి వరలక్ష్మి, పలువురు ఎంపీటీసీలు కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

క్లుప్తంగా

జిల్లాలో 11 నుంచి 13 వరకు డ్రై డే

శ్రీకాకుళం పాతబస్టాండ్: శాసన మండలి ఎన్నికల సందర్భంగా జిల్లాలో 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు డ్రై డేగా ప్రకటించామని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ నెల 13న ఉత్తరాంధ్ర పట్టభద్రుల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలో అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని తెలిపారు. ఈ నెల 16న కౌంటింగ్ రోజున కూడా మూసివేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

ఆదిత్యుని సన్నిధిలో దేవదాయశాఖ ప్రభుత్వ సలహాదారుడు


ఆదిత్యుని జ్ఞాపికను శ్రీకాంత్‌కు అందజేస్తున్న ఈఓ హరిసూర్యప్రకాష్

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర దేవదాయశాఖ ప్రభుత్వ సలహాదారుడు జ్వాలాపురపు శ్రీకాంత్ శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్, అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. శాఖాపరంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి చర్యలు చేపడుతోందని శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రతినిధులు యామిజాల గాయత్రి, రాజసాయిమనోహర్, ప్రకాష్, దుర్గాప్రసాద్ తదితరులు శ్రీకాంత్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వరరావు, బీఎస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

'సావిత్రీబాయి పూలే ఆదర్శప్రాయురాలు'


సావిత్రీబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసిన బీసీ సంఘ నాయకులు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సావిత్రీ బాయి పూలే నేటి మహిళలకు ఆదర్శప్రాయురాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్ట చంద్రపతి అన్నారు. సావిత్రీ బాయి పూలే 126వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీకాకుళంలోని జ్యోతిరావు పూలే పార్కులో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రపతి మాట్లాడుతూ దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, చదువుల తల్లిగా గుర్తింపు పొందిన వ్యక్తి సావిత్రి అని తెలిపారు. కార్యక్రమంలో బాడాన దేవభూషణ్, సంఘ నాయకులు మెట్ట రామారావు, కంఠ వేణు, ఆతవ ఉదయ్‌భాస్కర్, గుంట మంజుల, కర్రి రంగాజీదేవ్ తదితరులు పాల్గొన్నారు.

సమాన పనికి సమాన వేతనం


ఉపాధి హామీ కూలీలతో జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జీవీ చిట్టిరాజు

శ్రీకాకుళం రూరల్: సమాన పనికి సమాన వేతనం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోందని జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జీవీ చిట్టిరాజు అన్నారు. మండల పరిధిలోని తండేవలస, ఎస్ఎస్‌వలస పంచాయతీ పరిధిలోని చెరువులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బయట పనులకు వెళ్తే మగవారికి, ఆడవారికి కూలీలో వ్యత్యాసం ఉంటుందన్నారు. అదే ఉపాధి హామీ పథకంలో మాత్రం సమాన పనికి సమాన వేతనం లభిస్తుందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా స్థానికంగా ఉపాధి దొరకడమే కాకుండా గ్రామాల్లో సుస్థిర వనరులను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. వ్యవసాయ ఆయకట్టు స్థిరీకరణ, చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా ఆహార ఉత్పత్తులు పెరగడం, భూగర్భ జలమట్టం పెంపొందించడం వంటివి జరుగుతాయన్నారు. రెండు పూటలా పనిచేయడం ద్వారా గరిష్ఠ వేతనాన్ని పొందాలని, వంద రోజులు పనిదినాలు జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

బాల్య వివాహం నిలుపుదల

పొందూరు: మండలంలోని తానెం గ్రామంలో బాల్య వివాహాన్ని రెవెన్యూ, పంచాయతీ, ఐసీడీఎస్ అధికారులు నిలుపుదల చేశారు. వధూవరుల కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేస్తే వచ్చే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో వీఆర్‌ఓ సాయి, కార్యదర్శి నీలాద్రి తదితరులు పాల్గొన్నారు.




● విద్యుత్ శాఖలో
అవినీతి చిరంజీవి!

- రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టుల్లో గుత్తాధిపత్యం
- కొర్రీలతో ఇతరులకు నో ఎంట్రీ
- కమిషన్లు దండుకుని ఇతరులకు పనులు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

ఈపీడీసీఎల్‌లో 'పవర్' గేమ్ నడుస్తోంది. ఓ కాంట్రాక్టర్ రెండు దశాబ్దాలుగా ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నాడు. కొత్తవాళ్లను అడ్డుకుంటూ తన స్థానాన్ని కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ బాగోతం బట్టబయలవుతోంది. 20 ఏళ్ల గుత్తాధిపత్యంపై అసంతృప్తి గళాలు వినిపిస్తుండడంతో ఈ వ్యవహారం వెలుగు చూస్తోంది. అక్కడున్న లొసుగులు, అవకతవకలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. దీంతో కొత్త కాంట్రాక్టర్లకు నో ఎంట్రీ అంటూ ఆయన జాగ్రత్త పడుతున్నాడు. కొత్తగా ప్రయత్నిస్తున్న వారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. కొత్త వారికి సహకరిస్తారన్న అనుమానంతో ఎమ్మెల్యేలపైన, వారి దగ్గర పీఏలుగా పనిచేస్తున్న వారిపై ఆరోపణలు చేసి వ్యవహారాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు.

ఈపీడీసీఎల్‌లో పాత విద్యుత్ స్తంభాలను మార్చడం, కొత్త స్తంభాలు వేయడం, పాత లైన్లు తొలగించి కొత్త లైను వేయడం, వ్యవసాయ కనెక్షన్ల కోసం విద్యుత్ స్తంభాలు, లైన్లు వేయడం వంటి పనులు జరుగుతుంటాయి. వీటిని కాంట్రాక్ట్‌కు అప్పగిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పనులు అన్నీ ఒకే కాంట్రాక్టర్‌కు వెళ్లడంపై ఆరోపణలు ఉన్నాయి. క్లాస్ 5 నుంచి క్లాస్ 1 కాంట్రాక్టర్ వరకు ఆ పనులు చేయవచ్చు. కాకపోతే కేటగిరీ వారీగా పనుల పరిమితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏ ప్రాతిపదికన కట్టబెడుతున్నారో తెలియదు గానీ 20 ఏళ్లుగా ఒకే కాంట్రాక్ట్ వ్యవస్థ కొనసాగుతోంది. అక్కడ తిష్ట వేసి అన్నీ పనులు వారే దక్కించుకుంటున్నారు.



అనుభవం పేరుతో గుత్తాధిపత్యం..

శ్రీకాకుళానికి చెందిన గొద్దు చిరంజీవులు ఈపీడీసీఎల్‌లో గుత్తాధిపత్యం నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట, సోంపేట, ఇచ్ఛాపురం, పాతపట్నం మండలాలతో పాటు ఉర్లాం సబ్ స్టేషన్ పనులు నిర్వహిస్తున్నారు. అనుభవం పేరుతో పనులు దక్కించుకుని వాటిని వేరొక వ్యక్తులతో చేయిస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. అధికారులను సైతం శాసించే స్థాయికి వెళ్లిపోయారు. అధికారులు సైతం ఆయన చెప్పు చేతుల్లో ఉండేలా, తన మాటే వినేలా అజమాయిషీ ప్రదర్శిస్తున్నారు. కొత్త మెటీరియల్ కొనుగోలు చేసినట్టు బిల్లులు సృష్టించి పాత మెటీరియలే వినియోగిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. జలుమూరు-పాతపట్నం స్టేట్ హైవే పనుల్లో ఈయన చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు ఉన్నాయి.

కొత్త వారు వద్దే వద్దంటూ..

అంతా తానై ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న చిరంజీవులకు.. కొత్తగా కాంట్రాక్ట్ కోసం కొందరు ప్రయత్నం చేస్తుండటంతో ఎక్కడ లేని కోపం వచ్చేసింది. జరుగుతున్న పరిణామాలను గమనించి అనుభవం లేని వారికి ఇక్కడ ప్రవేశం లేదని అడ్డుకుంటున్నారు. ఎవరికైనా ఒకసారి అవకాశం కల్పిస్తే కదా అనుభవం అనేది వస్తుంది. క్లాస్ కాంట్రాక్టరా? కాదా? అన్నదే చూడాలి తప్ప అనుభవం పేరుతో కొత్తవాళ్లను అడ్డుకోవడమేంటని వాదన తెరపైకి వచ్చేసింది. దీంతో కొత్తగా రావాలని చూస్తున్న కాంట్రాక్టర్లను ఎలా అడ్డుకోవాలన్నదానిపై దృష్టి పెట్టాడు. ఏదో ఒక బురద జల్లేసి, వారికి సంబంధీకులు, తెలిసిన వాళ్లు ఎవరున్నారో తెలుసుకుని, వారిపై ఆరోపణలు చేసి లబ్ధి పొందాలని ఆరాటపడుతున్నాడు. ఇందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేషీపై విమర్శలు గుప్పించాడు. అంతేకాకుండా కొత్త కాంట్రాక్టర్లపై పరిశీలన చేస్తున్న ఈపీడీసీఎల్ అధికారులపైన ఫిర్యాదులకు దిగాడు. ఇప్పుడీ వ్యవహారం ఈపీడీసీఎల్‌లో రచ్చ రచ్చగా మారింది.

విజిలెన్స్ విచారణ చేపట్టాలి: ధర్మాన కృష్ణదాస్

నరసన్నపేట: విద్యుత్ పనులను కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టే కాంట్రాక్టర్ తన పీఏ మురళీపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఘాటుగా స్పందించారు. విద్యుత్ శాఖ కాంట్రాక్టు పనులపై పూర్తిస్థాయిలో విజిలెన్స్ విచారణ చేయాలని సంబంధిత అధికారులను రాతపూర్వకంగా కోరినట్లు కృష్ణదాస్ ఓ ప్రకటనలో తెలిపారు. పచ్చమీడియా కక్ష సాధింపులో భాగంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన కాంట్రాక్టర్ వాటిని నిరూపించలేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

రైలు కింద పడి వృద్ధుడు మృతి


శవ పంచనామా చేస్తున్న పోలీసులు

వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రైలు కింద పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. మృతుని వద్ద లభించిన ఆధారాల మేరకు ఆయనను కోటబొమ్మాళి మండలం రాయిపాడు గ్రామానికి చెందిన కోట సింహాచలం(65)గా గుర్తించినట్లు జీఆర్పీ ఎస్‌ఐ షరీఫ్ తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. పూండి రైల్వే స్టేషన్ మాస్టర్ చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

5 లీటర్ల నాటు సారా స్వాధీనం

పాతపట్నం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లో ఎస్‌ఐ ఎస్.కామేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో పాతపట్నం మేజర్ పంచాయతీ నీలకంఠాపురానికి చెందిన చింతలపూడి జయరాం ఒడిశా నుంచి 5 లీటర్ల నాటు సారా తీసుకువస్తుండగా పట్టుకున్నామ ని ఎస్‌ఐ తెలిపారు. 5 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేశామి ఎస్‌ఐ తెలిపారు. తనిఖీల్లో ఏఎస్‌ఐ సింహాచలం, పోలీసులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒడిశా వాసి మృతి


ఘటనా స్థలిలో దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ మధుసూదనరావు


భగవాన్ దాస్(ఫైల్)

వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలంలో పూండి-గోవిందపురం పంచాయతీ గూనాలపాడు వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాలోని గంజాం జిల్లా రామచంద్రపల్లెకు చెందిన భగవాన్‌దాస్(34) మృతి చెందారు. ఆయన ఒడిశా నుంచి వలస వచ్చి ఇక్కడే ఉంటున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గంజాం జిల్లా చీకటిపేట బ్లాక్ రామచంద్రపల్లికి చెందిన ముకుంద, పూర్ణిమాదాస్‌ల కుమారుడు భగవాన్‌దాస్. స్థానికంగా ఉన్న బంధువుల సహకారంతో బతుకు తెరవు కోసం ఏడాది కిందట పూండి సమీపంలోని గూనాలపాడు(ఉప్పరపేట)వచ్చాడు. అక్కడే పూండి-నౌపడ ప్రధాన రహదారి ఆనుకుని పాన్‌షాపు నడుపుతున్నా డు. అతనికి భార్య మోహినీదాస్, కుమారుడు లక్కీదాస్, కుమార్తె రోహినీదాస్‌లు ఉన్నా రు. గూనాలపాడులోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో తన కుమారుడు లక్కీదాస్, కుమార్తె రోహినీ దాస్‌లను పూండిలోని ఓ ట్యూషన్ సెంటర్‌లో దించి వస్తుండగా.. పాతటెక్కలి వైపు నుంచి వస్తున్న కొబ్బరికాయల లగేజీ వ్యాన్ భగవాన్‌దాస్ స్కూటీని బలంగా ఢీ కొట్టింది. తల వెనుక భాగం నుంచి రక్తం ధారలై కారడంతో హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి అదుపు దాటడంతో పలాస తరలిస్తుండగా బెండిగేటు సమీపంలో ఆయన ఊపిరి వదిలేశాడు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యుల రోదనలు అందరి చేత కంట తడి పెట్టించాయి. భార్య మోహినీదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. లగేజీ వ్యాన్ డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వై.మధుసూదనరావు తెలిపారు.

'కళాశాల ప్రగతికి కృషి చేయాలి'



మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ జానకి రామయ్య

ఎచ్చెర్ల క్యాంపస్: పూర్వపు విద్యార్థులు కళాశాల ప్రగతికి కృషి చేయాలని శ్రీకాకుళం ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకి రామయ్య అన్నారు. కళాశాలలో పూర్వపు విద్యార్థుల సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. పూర్వపు విద్యార్థులు అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రస్తుతం కళాశాల పూర్వపు విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ అధికారులు, వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలుగా ఉన్నారని చెప్పారు. కళాశాల ప్రగతికి కృషి చేయాలని అన్నారు. 1970లో ఏర్పాటైన ఈ సంస్థ రాష్ట్రంలో ఉత్తమ విద్యా సంస్థగా ముందుకు సాగుతోందని అన్నారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జి.దామోదర్‌రావు, అధ్యా పకులు పాల్గొన్నారు. పూర్వపు విద్యార్థుల అసోసియేషన్ ఏర్పాటు చేయగా, అధ్యక్షులుగా దుప్పల వెంకటరావు, కె.ఉమాహేశ్వరరావులను ఎన్నుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో నాలుగు గొర్రెలు మృతి

నరసన్నపేట: మండలం గడ్డెయ్యపేట కూడలి వద్ద పర్లాకిమిడి రోడ్డులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. గొర్రెల కాపరి ముసలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. సారవకోట మండలం గొల్లపేట, సత్రాంలకు చెందిన గొర్రెల కాపర్లు తమ గొర్రెలను రోడ్డుపై గురువారం రాత్రి తరలిస్తుండగా ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం గొర్రెలతో పాటు కాపరి ముసలయ్యను బలంగా ఢీకొట్టింది. దీంతో ముసలయ్య కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై నరసన్నపేట ఏఎస్‌ఐ వైకుంఠరావు కేసు నమోదు చేశారు.

పాఠశాలకు ఫర్నీచర్ వితరణ

పొందూరు: తాడివలస గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐలు తమ్మినైన అప్పలనాయుడు, తమ్మినైన వరప్రసాద్‌లు అదే గ్రామంలోని జిల్లాపరిషత్ హైస్కూల్‌కు సుమారు రూ. 75 వేలు విలువ చేసే ఫర్నీచర్‌ను వితరణగా అందించారు. తమ ఇంటిని అవసరాలకు ఉచితంగా అందిస్తామన్నారు.

గురుకుల విద్య సద్వినియోగం చేసుకోవాలి

ఎచ్చెర్ల క్యాంపస్: దుప్పలవలస డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాలలో అందిస్తున్న గురుకుల విద్యను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ దువ్వాడ దేవేంద్రరావు అన్నారు. ఐదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు 2023-23 విద్యా సంవత్సరాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఐదో తరగతిలో 80 సీట్లు, ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయని అన్నారు. 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులు 3, 4 తరగతులు వరుసగా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు సంస్థల్లో చదివి ఉండాలని చెప్పారు. ఇంటర్మీడియట్ ప్రవేశా లు పొందే విద్యార్థులు 9, 10 తరగతులు వరుసగా ప్రభుత్వ, గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదివి ఉండాలని అన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 24లోపు ఆన్‌లైన్‌లో వెబ్ సైట్ హెచ్‌టీటీపీ:ఎస్//ఏపీజీపీసెట్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23న ఉదయం 10 నుంచి 12 గంటలు వ రకు, ఇంటర్మీడియెట్ ప్రవేశ పరీక్ష 23న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటలు వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఆకాశవాణిలో రచయిత గౌరీశంకర్ రచన


గౌరీశంకర్

శ్రీకాకుళం కల్చరల్: శ్రీరామనవమిని పురస్కరించుకొని తాను రచించిన 'రామాయణం.. సామాజికత' అనే రచనను ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎంపిక చేసిందని, సోమవారం రికార్డు చేయనున్నట్లు ప్రముఖ కథారచయిత భమిడిపాటి గౌరీశంకర్ తెలిపారు. దీన్ని రానున్న శ్రీరామ నవమికి ప్రసారం చేస్తారని తెలిపారు. ఈ విషయంపై ఆకాశవాణి అధికారుల నుంచి సమాచారం అందిందని తెలిపారు. ఈ రచనలో రామాయణం నాటి సమాజం, ధర్మం నేటికీ ఆచరణీయమనే అంశాన్ని వివరిస్తున్నట్లు తెలిపారు. ఈయన ప్రస్తుతం గాయత్రీ కళాశాలలో తెలుగు విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు, హరికేష్, సదాశివుని కృష్ణ కేశ్వరరావు, రామజోగేశ్వరశర్మ, శివరామకృష్ణలు అభినందించారు.

రైతు 'పొట్ట' కొట్టే పురుగు



- రబీ వరిలో తెల్లకంకుల నివారణే కీలకం
- చిరు పొట్టదశలో వచ్చే చీడపీడలతో పంటపై తీవ్ర ప్రభావం
- ముందస్తు సస్యరక్షణతో మంచి దిగుబడులకు అవకాశం

పోలాకి: ఈ ఏడాది వంశధార కాలువల ద్వారా సాగునీరు ప్రణాళికాబద్ధంగా విడుదల చేయటమే కాకుండా నిర్వహణలోనూ అధికారులు శ్రద్ధ చూపడంతో రబీ పంట బీ రెడీ అన్నట్టు ఉంది. జిల్లా అంతటా ప్రస్తుతానికి రబీ సాగు ఆశాజనకంగా ఉంది. నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల్లోని దాదాపు 10400 ఎకరాల వరకూ రబీ వరి సాగు చేస్తున్నారు. ఉద్దానం పరిసర ప్రాంతాల్లోనూ రబీ వరి సాగవుతోంది.

చీడపీడలు ఎక్కువే..

వేసవిలో తేలికపాటి రకాలైన ఆర్‌ఎన్‌ఆర్-15048 రకం వరిపంటనే రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. 125-130 రోజుల పంట కాలం గల ఈ సన్న రకం వరిని తెలంగాణసోనా అని కూడా పిలుస్తారు. స్థానికంగా సుగర్‌లెస్ ధాన్యం అని పిలిచే ఈ రకం పంటకు రబీలో చీడపీడల ఉద్ధృతి చాలా ఎక్కువ. ప్రస్తుతం 80 నుంచి 100 రోజుల మధ్యకాలంలో ఉన్న పంట చిరుపొట్ట నుంచి పొట్టదశలో ఉంది. ఆఖరి దఫా ఎరువు చల్లిన తరువాత వచ్చే కాండం తొలుచు పురుగుల నివారణకు సరైన సస్యరక్షణ చేయకపోతే తెల్లకంకి వచ్చి దిగుబడిపై దెబ్బతీసే ప్రమాదం ఉందని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

- ముఖ్యంగా రబీవరి పంట శీతాకాలంలో నాట్లు వేయటం వల్ల మొక్క పెరుదల కాస్త నెమ్మదిగా వస్తుంది. దీంతో రైతులు విపరీతమైన నత్రజని ఎరువులను వినియోగిస్తుంటారు. అందువల్ల చీడపీడలు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. దీంతోపాటు వాతావరణంలో మార్పులతో క్రమంగా వేసవి కాలం ప్రారంభమవటం పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగటం కూడా పురుగు ఉద్ధృతికి కారణమని చెబుతున్నారు.
- పంటలో పక్షులు ఎక్కువగా వాలితే ఆ పొలంలో తెల్లంకి పురుగు వ్యాప్తికి కారణమైన రెక్కలపురుగుతీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించవచ్చు. తెల్లకంకులు వచ్చిన తర్వాత వరిపంటలో ఎలాంటి నివారణలేని కారణంగా చిరుపొట్టదశలోనే ముందస్తు సస్యరక్షణ చర్యలతో తెల్లకంకులతో నష్టపోకుండా చేయవచ్చని అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మూడు సార్లు స్ప్రే చేశాను



వేసవి వరి పంటలో తెల్లకంకుల సమస్య చాలా ఎక్కువ. గత ఏడాది పంటలో పీకపోటుతో రైతులు చాలా వరకు నష్టపోయారు. ఎకరాకు సగటున 2 నుంచి 4 బస్తాల వరకు తీవ్రతను బట్టి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ ఏడాది మూడు దఫాలుగా పురుగు మందులు స్ప్రే చేశాను. ఇప్పటివరకు ఎలాంటి పురుగు ఆశించ లేదు. – ఇప్పిలి అప్పన్న, రైతు, ప్రియాగ్రహారం

సస్యరక్షణ చర్యలు అవసరం



రబీ వరిలో తెల్లకంకి నివారణకు చిరు పొట్టదశలోనే రైతులు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముందస్తుగా క్లోరాంత్రనిప్రోల్ లేదా ఫ్లూబెండిమైడ్ లేదా కార్టాప్‌హైడ్రోక్లోరైడ్ వంటి రసాయనాలను పిచికారీ చేయాలి. యూరియా వినియోగం కూడా విచక్షణారహితంగా వినియోగించటం కూడా పురుగు కాండం తొలుచుపురుగు ఉద్ధృతికి ప్రధాన కారణం. – పి.చిరంజీవి, వ్యవసాయశాఖ అధికారి, పోలాకి

'ఆధ్యాత్మిక చింతన అవసరం'


మాట్లాడుతున్న త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి

మందస: మానవ జన్మకు సార్థకత చేకూరాలంటే ఆధ్యాత్మిక చింతన ఉండాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి ప్రధాన శిష్యులు త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌స్వామి అన్నారు. మందస పట్టణంలోని శ్రీవాసుదేవస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ భక్తి చింతనతో పాటు సామాజిక హితవు కోరి ఉండాలన్నారు. మానవజన్మ సార్థకత చెందాలంటే పాపపు భీతి కలిగి ఉండాలని, మంచి చేయాలని కోరారు. స్వామి బ్రహ్మోత్సవాలు అనంతరం మళ్లీ వాసుదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మందసలోని స్వామి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఆలయం అభివృద్ధి చెందిందని, మరింత అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా తీర్థగోష్ఠి నిర్వహించారు. ప్రధాన అర్చకులు గోపినంబాళ్ల దాసుకూర్మాచార్యులు, అర్చకులు అనిల్‌స్వామి, ఘనశ్యాం, వాసుదేవ ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కూడా ఉన్నారు.

వాతావ'రణం'

- ఉష్ణోగ్రతల్లో భారీ తేడాలు
- పగలు ఉక్కబోత, రాత్రి వణుకు
- జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యాధికారులు


హిరమండలంలో నిర్మానుష్యంగా కనిపిస్తున్న అలికాం-బత్తిలి ప్రధాన రహదారి

హిరమండలం: ఇంకా వేసవి ఆరంభం కాలేదు. అలాగని చలికాలమూ అయిపోలేదు. ఈ సందిగ్ధ వాతావరణ పరిస్థితుల మధ్య సిక్కోలు వాసులు నలిగిపోతున్నారు. ఈ మధ్యన రాత్రి పూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. పగలు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వాతావరణంలో చోటుచేసుకున్న ఇలాంటి మార్పులతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జలుబు, దగ్గు, జ్వరాలతో బాధ పడుతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి. దీనికి తోడు ఉక్కబోత వేధిస్తోంది. మరోవైపు రాత్రి పూట చలి, ఉదయం పొగ మంచు పంజా విసురుతున్నాయి. ఈ విభిన్న వాతావరణంలో వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రధానంగా వృద్ధులు, పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఆరోగ్య సూత్రాలు అవసరం



ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎండల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు బయట తిరగకపోవడమే మంచిది. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుని జాగ్రత్తలు పాటించాలి.

– సీహెచ్ సాయిగీత, పీహెచ్‌సీ వైద్యాధికారి హిరమండలం



కనిపెంచిన దేవుళ్లకు..

మండల కేంద్రంలోని కేజీబీవీలో శుక్రవారం రామరాజ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. సావిత్రీ బాయి పూలే వర్ధంతి సందర్భంగా ఈ పాదపూజ ఏర్పాటు చేసినట్లు చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు రామరాజు తెలిపారు. – సారవకోట